బంజారాకాలనీలో
గంజాయి బ్యాచ్ ఆగడాలు

- అర్ధరాత్రి వరకు బెల్టుషాపులు.. రాత్రిళ్లు అల్లర్లు
- పోలీసులకు, తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసిన స్థానికులు


బెల్టుషాపులు, జూదం, గంజాయి బ్యాచ్‌ను కట్టడి చేయాలని హయత్‌నగర్ ఎస్ఐ వెంకట్‌రెడ్డికి వినతిపత్రం ఇస్తున్న బంజారాకాలనీ నాయకులు


మత్తు పదార్థాలకు బానిసలవుతున్న యువతను కాపాడాలని తహసీల్దార్‌కు వినతిపత్రం ఇస్తున్న బంజారాకాలనీ సంక్షేమ సంఘం నాయకులు

హయత్‌నగర్, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): హయత్‌నగర్ డివిజన్‌లోని బంజారాకాలనీ, అంబేడ్కర్‌కాలనీలో గంజాయి బ్యాచ్‌ల ఆగడాలు మితిమీరుతున్నాయి. రాత్రి పగలు తేడా లేకుండా యువత గంజాయి తాగుతూ, మద్యం సేవిస్తూ చెడువ్యసనాలకు బానిసలు అవుతున్నారు. రాత్రి వేళల్లో వారు చేస్తున్న ఆగడాల వల్ల కాలనీ ప్రజలు నిద్రకు దూరం అవుతున్నారు. అర్ధరాత్రి అక్కడ జరుగుతున్న గోలను స్థానికులు తట్టుకోలేకపోతున్నారు. ఫిర్యాదు చేయడానికి స్థానికులు బెంబేలెత్తుతున్నారు. మహిళలు, విద్యార్థులు అటుగా రావడానికే జంకుతున్నారు. వీరి చేష్టల వల్ల తమ పిల్లలు కూడా చెడిపోయే ప్రమాదం ఉందని వెంటనే వాటిని కట్టడి చేయాలని కోరుతూ బంజారాకాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు, హయత్‌నగర్ తహసీల్దార్ జానకీ, ఎస్ఐ వెంకటరెడ్డికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. బంజాకాలనీలో విచ్చలవిడిగా రాత్రి పగలు బెల్టుషాపుల ద్వారా మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. దానికి తోడుగా గంజాయి విక్రయాలు జోరు గా జరుగుతున్నాయి. మునగనూర్ బ్యాంకుకాలనీ కమాన్‌చౌరస్తా వద్ద ఓ గంజాయి బ్యాచ్, బంజారాకాలనీ సెంటర్‌లో మరో బ్యాచ్ రాత్రులు అక్కడే ఉండి ప్రజలను యువతులను, మహిళలను, విద్యార్థులను, పనులకు వెళ్లి ఇంటికి వచ్చే వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. ఇదేమని ప్రశ్నిస్తే తాగిన మైకంలో గొడవకు దిగుతున్నారని పలువురు తెలిపారు. ఇప్పటికే ఎంతో మంది యువకులు వ్యసనాలకు లోనై జీవితాలను నాశనం చేసుకున్నారు. ఇతర ప్రాంతాలకు చెందిన వారు రాత్రి వేళల్లో బెల్టుషాపులను వెతుకుంటూ బంజారాకాలనీకి వస్తున్నారని తెలిపారు. పోలీసులకు, ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని పలువురు తెలిపారు. కొంత మంది పోలీసులు స్థానిక యువకులతో చెట్టాపట్టాలు వేసుకుని అక్రమాలకు పాల్పడుతున్నారని పలువురు తెలిపారు. గంజాయి బ్యాచ్‌ను వెనుకేసుకొస్తున్న సదరు పోలీసును కట్టడి చేయాలని రాచకొండ సీపీని కోరుతామని కూడా పలువురు తెలిపారు. మొబైల్ పోలీసులకు ఫిర్యాదు అందగానే సైరన్ వేసుకుని వస్తున్నారని అంతలో గంజాయి బ్యాచ్ పరారు అవుతుందని తెలిపారు. ఇదంతా పథకంలో భాగమేనని కూడా పలువురు కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై పోలీసులు ఉన్నతాధికారులు దృష్టి సారించి అక్రమాలను ప్రోత్సహిస్తున్న కానిస్టేబుల్‌ను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు కాలనీ ప్రతినిధులు కోరుతున్నారు. ఇటీవల నల్లగొండ జిల్లాలో గంజాయి విక్రయిస్తూ పట్టుబడిన బ్యాచ్‌లోని కొందరు హయత్‌నగర్ బంజారాకాలనీకి చెందినవారు ఉన్నట్లు తెలిసింది. తప్పుడు అడ్రసు చెప్పి పోలీసులను సైతం బోల్తా కొట్టిస్తున్నారని పలువురు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు వ్యసనాలకు బానిసవుతున్న యువతను కాపాడడానికి కృషిచేయాలని స్థానికులు కోరుతున్నారు. బంజారాకాలనీలో అనుమతి లేకుండా నడిపిస్తున్న బెల్టుషాపులను మూసివేసి గంజాయి బ్యాచ్‌ల ఆగడాలను అరికట్టాలని పలువురు కాలనీ ప్రతినిధులు కోరుతున్నారు.


ఎమ్మెల్యే సబితారెడ్డికి వినతిపత్రం అందజేస్తున్న కాలనీల ప్రతినిధులు

సీడీఎంఏ అధికారులతో మాట్లాడతా..
పన్నుల భారం తగ్గిస్తా.. : ఎమ్మెల్యే సబితారెడ్డి

సరూర్‌నగర్, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): సీడీఎంఏ అధికారులతో మాట్లాడి ఇంటి పన్నులపై గల అధిక భారాన్ని తగ్గించడానికి కృషి చేయనున్నట్టు మాజీమంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి మీర్‌పేట్ కార్పొరేషన్‌లోని కాలనీలవాసులకు హామీ ఇచ్చారు. గత ఐదారేళ్లుగా తమకు ఇంటి పన్నులు అధికంగా వస్తున్నాయని, జీహెచ్‌ఎంసీలో కన్నా ఎక్కువ ట్యాక్స్ విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ.. తమపై గల పన్నుల భారాన్ని తగ్గించాలని కోరుతూ మీర్‌పేట్ కాలనీల ప్రతినిధులు బుధవారం ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ కార్పొరేషన్‌ను ఆనుకుని ఉన్న బడంగ్‌పేట్ కార్పొరేషన్‌లో పన్నుల భారం తక్కువగా ఉండగా, మీర్‌పేట్‌లో మాత్రం అధికంగా ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కూడా ఇంత ఎక్కువగా ఇంటి పన్నుల భారం లేదని వారు పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే సబితారెడ్డి మాట్లాడుతూ మునిసిపల్ శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి మీర్‌పేట్‌లో పన్నుల భారం తగ్గిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాలనీల ప్రతినిధులు చంద్రశేఖర్‌రెడ్డి, ఆంజనేయులు, వంటేరు నర్సింహారెడ్డి, కౌన్సిల్ బీఆర్ఎస్ మాజీ ఫ్లోర్ లీడర్ అర్కల భూపాల్‌రెడ్డి, బీఆర్ఎస్ మీర్‌పేట్ శాఖ అధ్యక్షుడు కామేశ్‌రెడ్డి, నాయకులు మేకల రవీందర్‌రెడ్డి, దీప్‌లాల్, పోరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, సిద్దాల అంజయ్య, రమేశ్, విజయ్ పాల్గొన్నారు.


మాట్లాడుతున్న రాష్ట్ర ఇసుక లారీ సంఘాల జేఏసీ సభ్యులు

ఇసుక లారీలపై దాడులు ఆపండి

మన్సూరాబాద్, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇసుక లారీలు, యజమానులపై అధికారుల దాడులు, వేధింపులు పెరిగిపోతున్నాయని, ఈ దాడులను వెంటనే ఆపాలని రాష్ట్ర ఇసుక లారీ సంఘాల జేఏసీ కోరింది. మన్సూరాబాద్‌లోని ఓ ఫంక్షన్‌హాలులో రాష్ట్ర ఇసుక లారీ సంఘాల జేఏసీ సమావేశం నర్రి వెంకన్న అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ అధిక లోడ్ పేరుతో ఆర్టీఏ, మైనింగ్, విజిలెన్స్ అధికారులు ఇసుక లారీలపై అడ్డగోలుగా చలానాలు విధిస్తున్నారని, దీంతో లారీ యజమానులు, డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇసుక క్వారీల్లో అక్రమ వసూళ్లను అరికట్టడంతో పాటు ఓవర్ లోడ్ నింపే కాంట్రాక్టర్లపై కేసు నమోదు చేయాలని, ఇసుక అమ్మకాలలో బ్రోకర్ వ్యవస్థను నిర్మూలించాలన్నారు. అదేవిధంగా ఇసుక పాలసీని కొనసాగించాలన్నారు. సమావేశంలో పలు లారీ సంఘాల నాయకులు సుర్వి యాదయ్యగౌడ్, సలావుద్దీన్, సుర్వి రాజుగౌడ్, జగదీశ్‌యాదవ్, శ్రీనివాస్‌రెడ్డి, కాసుల జంగయ్యగౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, ఎం.సతీష్, బాల రమేష్, నర్రి లింగం, నర్రి లక్ష్మయ్య, జాజుల నర్సింహ, నర్రి ఆంజనేయులు, కె.సత్తయ్య, మందుల సత్యం పాల్గొన్నారు.

కనులపండువగా శివపార్వతుల కల్యాణం

ఎల్‌బీనగర్, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): మహేశ్వరం నియోజకవర్గం రామకృష్ణాపురం డివిజన్‌లోని అల్కాపురికాలనీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయ వార్షికోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. వార్షికోత్సవాల్లో భాగంగా మాఘపౌర్ణమిని పురస్కరించుకుని శివపార్వతుల కల్యాణ మహోత్సవం కనులపండువగా నిర్వహించారు. మహోత్సవంలో టీపీసీసీ ప్రతినిధి దేప భాస్కర్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్ సురేఖ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ వెంకట శ్రీనివాస్, అర్చకులు హరిహరశర్మ, ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

మల్లేశ్వరస్వామి..

సైదాబాద్ : సైదాబాద్ మాతామైదాన్‌లోని విజయదుర్గామాత ఆలయంలో బుధవారం మల్లేశ్వరస్వామి కల్యాణోత్సవం కనులపండువగా జరిగింది. మల్లన్న శరణు శరణు అంటూ జయజయ ధ్వనులతో పరిసరాలు మార్మోగిపోయాయి. ఈ ఉత్సవాలకు ఆలయాన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. ఒగ్గు పూజారుల ఆధ్వర్యంలో బలిజమేడదేవి, గొల్ల కేతమ్మ సమేత మల్లన్న స్వామి కల్యాణం ఘనంగా జరిగింది. ఉత్సవాలను తిలకించేందుకు నగరంలోని పలు ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు సునీల్‌రెడ్డి, రవిశంకర్, యాదగిరిగౌడ్, సుదర్శన్‌రెడ్డి, సంగీత పాల్గొన్నారు.


బీఎన్‌రెడ్డినగర్‌లో నూతనంగా ప్రారంభించిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర శాఖలో హైదరాబాద్ జోనల్ మేనేజర్ జీ.ఎస్.డీ.ప్రసాద్ తదితరులు

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నూతన శాఖ ప్రారంభం

హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): బీ.ఎన్.రెడ్డినగర్‌లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నూతన శాఖను హైదరాబాద్ జోనల్‌మేనేజర్ జీ.ఎస్.డీ.ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన బ్యాంకింగ్ సేవలను నూతన శాఖలో అందించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. తెలంగాణలోని 33 జిల్లాల్లో ఇప్పటి వరకు మొత్తం 72శాఖలను నిర్వహిస్తున్నామని, వినియోగదారులకు అవసరమైన అన్ని రకాల బ్యాంకింగ్ సేవలు నూతనంగా ప్రారంభించిన శాఖలో అందుబాటులో ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ జోనల్ మేనేజర్ కె.ఇ.హరికృష్ణ, బ్యాంకు ఉద్యోగులు పాల్గొన్నారు.

మామా అంటూ మద్యం తాగించి నిలువు దోపిడీ

సైదాబాద్, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): గుర్తుతెలియని యువకుడు రోడ్డుపై నిల్చున్న ఓ వ్యక్తిని మామా అంటూ పిలిచి, తన బర్త్‌డే పార్టీ అని వైన్స్‌షాపుకు తీసుకుని మద్యం తాగించి నిలువుదోపిడీ చేసిన ఘటనపై సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సైదాబాద్ ఎల్‌సీహెచ్ కాలనీలో నివాసముండే తిరతోపు గోవర్ధనాచారి(49) ప్రైవేటు ఉద్యోగి. సోమవారం సాయంత్రం బైక్ రిపేర్ కోసం చంపాపేట భారత్ గార్డెన్స్ ముందు ఉన్న మెకానిక్ షాపుకు వచ్చాడు. ఆ సమయంలో మెకానిక్ బిజీగా ఉండడంతో కొద్దిసేపు వేచి ఉండాలని చెప్పాడు. ఆ సమయంలో ఓ గుర్తు తెలియని యువకుడు మామా అంటూ అతడి దగ్గరికి వచ్చాడు. దాంతో అతడిని చుట్టాలబ్బాయిగా భావించాడు. ఈ రోజు తన బర్త్‌డే ఉందని పార్టీ ఇస్తానని చెప్పి అతడిని బైక్‌పై కూర్చోబెట్టుకుని కర్మన్‌ఘాట్‌లోని వైన్స్ వద్దకు వెళ్లి కూర్చోని మద్యం సేవించారు. తనకు బర్త్‌డేకు గిఫ్ట్ ఇవ్వాలని గోవర్ధనాచారితో గొడవపడి కొట్టి ఫోన్, అరతులం చేతి ఉంగరం బలవంతంగా గుంజుకుని వెళ్లిపోయాడు. లేవలేని స్థితిలో ఉన్న గోవర్ధనాచారి ఆ రాత్రి అక్కడే పడుకున్నాడు. ఉదయం సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు గాయాలతో ఉన్న చారిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. బాధితుడు సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

నిలిచిపోయిన అభివృద్ధి పనులను పూర్తిచేయాలి

- టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్


వందనపురికాలనీలో కార్పొరేటర్ సుజాతానాయక్‌తో కలిసి సమస్యలను పరిశీలిస్తున్న మధుయాష్కీగౌడ్

చంపాపేట, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): చంపాపేట, హస్తినాపురం డివిజన్‌లోని ఆయా కాలనీల్లో అర్ధాంతరంగా నిలిచిపోయిన అభివృద్ధి పనులను వెంటనే పూర్తిచేయాలని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, కాంగ్రెస్ ఎల్బీనగర్ ఇన్‌చార్జి మధుయాష్కీగౌడ్ జీహెచ్‌ఎంసీ, జలమండలి అధికారులను కోరారు. చంపాపేట, హస్తినాపురం డివిజన్లలోని ఉదయ్‌నగర్‌కాలనీ, పద్మానగర్‌కాలనీ, సూర్యానగర్‌కాలనీ, సామ సరస్వతీకాలనీ, సాగర్‌ఎన్‌క్లేవ్, రెడ్డికాలనీ, వందనపురికాలనీలలో బుధవారం జీహెచ్‌ఎంసీ ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్, కార్పొరేటర్ సుజాతానాయక్‌తో కలిసి మధుయాష్కీగౌడ్ ఆయా కాలనీల్లో పర్యటించారు. చంపాపేట డివిజన్‌లోని ఆయా కాలనీల్లో అసంపూర్తిగా ఉన్న వరదనీటి కాలువ నిర్మాణ పనులను వారు పరిశీలించారు. ఆయా కాలనీల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను జడ్సీ, మధుయాష్కీగౌడ్ దృష్టికి వారు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మధుయాష్కీగౌడ్ మాట్లాడుతూ చంపాపేట, హస్తినాపురం డివిజన్లలో చెరువులు ఆక్రమణలకు గురైనట్లు అన్నారు. ఎస్ఎన్‌డీపీ కింద చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ మిద్దెల జితేందర్, పీసీసీ కార్యదర్శి గజ్జి భాస్కర్‌యాదవ్, ఆయా డివిజన్ అధ్యక్షులు శ్రీపాల్‌రెడ్డి, శశిధర్‌రెడ్డి, లింగాల కిషోర్‌గౌడ్, కుంట్ల నర్సింహయాదవ్, వేణుగోపాల్‌యాదవ్, మార్కెట్ డైరెక్టర్లు పాశం అశోక్‌గౌడ్, సత్యనారాయణ, నాయకులు పాల్గొన్నారు.

ట్రంకులైను పనులను త్వరగా పూర్తిచేయిస్తా

హయత్‌నగర్ : మన్సూరాబాద్ డివిజన్ స్వాతిరెసిడెన్సీ వద్ద నిలిచిపోయిన ట్రంకులైను పనులను బుధవారం టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ పరిశీలించారు. ట్రంకులైను పనులు నత్తనడకన సాగుతున్నాయని పలువురు కాలనీవాసులు మధుయాష్కీగౌడ్‌కు ఫిర్యాదు చేయడంతో ఆయన ట్రంకు లైనును పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన జలమండలి డీజీఎం మాధవిని ట్రంకులైను పనులు త్వరగా పూర్తి అయ్యేలా చూడాలని కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పనుల జాప్యంలో ఏమైన ఇబ్బందులు ఉంటే తనకు చెప్పాలని కోరారు. అవసరమైతే ఉన్నతాధికారుతో మాట్లాడతానని అన్నారు. వర్షాకాలం లోగా ట్రంకులైను పూర్తి చేయాలని అన్నారు. కార్యక్రమంలో బాలాజీనగర్, పవనగిరికాలనీ, స్వాతిరెసిడెన్సీ, లక్ష్మీభవానీ కాలనీ, శ్రీరాంనగర్, ఎల్లారెడ్డి కాలనీలకు చెందిన వారితో పాటు టీపీసీసీ కార్యదర్శి గజ్జి భాస్కర్‌యాదవ్, డివిజన్ అధ్యక్షుడు బుడ్డ సత్యనారాయణ, హయత్‌నగర్ డివిజన్ అధ్యక్షుడు చెన్నగోని రవీందర్‌గౌడ్, నాయకులు పాల్గొన్నారు.

బహుజన ఆత్మబంధువు కొండా లక్ష్మణ్‌బాపూజీ

- విశ్రాంత ఐఏఎస్ చిరంజీవులు


కరపత్రాలను ఆవిష్కరిస్తున్న బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం చైర్మన్, విశ్రాంత ఐఏఎస్ చిరంజీవులు, రఘురామ్, చామకూర రాజు

ఎల్‌బీనగర్, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): బహుజనుల ఆత్మబంధువు ఆచార్య కొండా లక్ష్మణ్‌బాపూజీ అని బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం చైర్మన్, విశ్రాంత ఐఏఎస్ చిరంజీవులు కొనియాడారు. తెలంగాణ బీసీ కులాల సమన్వయ వేదిక అధ్యక్షుడు బొమ్మ రఘురామ్ ఆధ్వర్యంలో బుధవారం కొత్తపేటలో నిర్వహించిన ఆత్మగౌరవ నినాదం సభలో ఎల్బీనగర్ కూడలిలో ఆచార్య కొండా లక్ష్మణ్‌బాపూజీ నిలువెత్తు కాంస్య విగ్రహం ఏర్పాటుకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ తొలిదశ ఉద్యమంలో బాపూజీ తన మంత్రి పదవిని సైతం త్యజించి జైతెలంగాణ జంగ్‌లో భాగస్వామ్యమయ్యారన్నారు. మలిదశ ఉద్యమంలో సైతం చురుకుగా పాల్గొని యువతకు ఆదర్శంగా నిలిచారన్నారు. బీసీలంతా ఏకమై రాజ్యాధికారం చేపట్టాలన్నదే బాపూజీ కల అని ఆయన చెప్పారు. బహుజనులు అగ్రవర్ణాలకు అడుగులకు మడుగులొత్తుతూ వారిచ్చే తాయిలాలకు సాగిలపడుతున్నారని ఆ జాడ్యం నుంచి బయటపడాల్సిన అవసరం ఉందన్నారు. అగ్రవర్ణాల చేతిలో బంధీలుగా ఉన్నంత కాలం బీసీలం రాజ్యాధికారం చేపట్టలేమన్నారు. ఈ సభలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, వేదిక ప్రధాన కార్యదర్శి దుస్స యాదగిరి, సోషల్ జస్టిస్ పార్టీ అధ్యక్షుడు చామకూర రాజు, రావిరాల సంధ్యారాణి, తడక యాదగిరి, మాజీ జడ్పీటీసీ కర్నాటి వెంకటేష్, మనోహర్, పీవీటీ మార్కెట్ కమిటీ చైర్మన్ కైరంకొండ ధనుంజయ, ఎమ్మార్పీఎస్ ఎల్బీనగర్ కన్వీనర్ సుధాకర్‌మాదిగ, బీసీ జాక్ అధ్యక్షుడు ఓరుగంటి వెంకటేష్‌గౌడ్, తలాటి రమేష్, లక్ష్మీనారాయణ, జ్ఞానేశ్వర్, అవ్వారి వేణు, రాజునాయి, నరేందర్, రాజు, మణికంఠ పాల్గొన్నారు.

అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్న ఆటోడ్రైవర్ అరెస్ట్

సైదాబాద్, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్న ఆటోడ్రైవర్‌ను సైదాబాద్ పోలీసులు అరెస్ట్‌చేశారు. ఖాజాబాగ్ బస్తీలో ఆటోడ్రైవర్ ముదావత్ రతన్(45) డొమెస్టిక్ సిలిండర్ల నుంచి ఆటోలకు గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తూ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారంతో పోలీసులు దాడిచేసి రతన్‌ను పట్టుకుని అతడి నుంచి 30 గ్యాస్ సిలిండర్లు, రీఫిల్లింగ్ కిట్, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సైదాబాద్ పోలీసులు తెలిపారు.

అవగాహనతోనే కుష్ఠువ్యాధి నివారణ

- పురుషోత్తంరావు

ఎల్‌బీనగర్, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): సరైన అవగాహనతో కుష్ఠువ్యాధి నివారణ సాధ్యమని విశ్రాంత పారా మెడికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు వి. పురుషోత్తంరావు అన్నారు. జాతీయ కుష్ఠు నిర్మూలన పక్షోత్సవాల సందర్భంగా సరూర్‌నగర్‌లోని లయోల స్కూల్, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కుష్ఠువ్యాధిపై నిర్వహించిన వ్యాస రచన పోటీల్లో విజేతలకు బుధవారం బహుమతి ప్రదానం చేశారు. తమ అసోసియేషన్ తరఫున ప్రతి సంవత్సరం జాతీయ కుష్ఠువ్యాధి నిర్మూలన పక్షోత్సవాలను నిర్వహిస్తూ వివిధ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు, మహిళా మండళ్లు, యువజన సంఘాల వారికి అవగాహన తరగతులను నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ఆర్. సద్గుణాచారి, సభ్యులు సతీష్, జూనియర్ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ చంద్రయ్య, లయోల స్కూల్ కార్యదర్శి మహమ్మద్ గుల్షన్, ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రఘులతో పాటు లెక్చరర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం : సీపీ

హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ఇసుక అక్రమంగా తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాచకొండ సీపీ సుధీర్‌బాబు హెచ్చరించారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజులు చెల్లించకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిపై నిఘా పెట్టిన రాచకొండ పోలీసులు ఇసుక తరలిస్తున్న వారిపై కేసులు నమోదు చేసి ట్రాక్టర్లను సీజ్ చేశామన్నారు. ఇసుక అక్రమ రవాణాపై స్పెషల్‌డ్రైవ్ పెట్టి ఎల్బీనగర్ జోన్ పరిధిలో 5, మల్కాజిగిరి జోన్ పరిధిలో 10, యాదాద్రి భువనగిరి జోన్ పరిధిలో 5 కేసులు, ఇలా అన్నీ కలిపి రాచకొండ పరిధిలో మొత్తం 20 కేసులు నమోదు చేసి, 915 టన్నుల ఇసుకను అధికారులు సీజ్ చేశామన్నారు. ప్రభుత్వానికి నిర్ణీత పన్నులను చెల్లించకుండా, నిబంధనలకు వ్యతిరేకంగా అక్రమంగా ఇసుకను తరలించే నేరస్థులపైన కఠిన చర్యలు చేపడతామని, అక్రమంగా ఇసుకను తరలించే వారు ఇకనుండి అటువంటి పనులు మానుకోవాలని హెచ్చరించారు. అవసరం ఉన్నవారు చట్టబద్ధ మార్గంలో అనుమతులు తీసుకొని, నిర్ణీత ఛార్జీలను ప్రభుత్వానికి చెల్లించి ఇసుకను పొందాలని సూచించారు.

విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి

ఎల్‌బీనగర్, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని టఫ్ఐడీసీ చైర్మన్ చల్లా నర్సింహారెడ్డి సూచించారు. ఆర్కేమైదానంలో నిర్వహించిన తెలంగాణ ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్ పోటీలకు హాజరైన ఆయన డీసీసీ ప్రధాన కార్యదర్శి హర్షలత ఆధ్వర్యంలో క్రీడాకారులకు జెర్సీలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక క్రీడాపాలసీని రూపొందిస్తున్నదన్నారు. క్రీడాకారులు జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో సత్తాచాటాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులతో పాటు పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు.


వార్షికోత్సవంలో నృత్యప్రదర్శన చేస్తున్న చిన్నారులు

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకుని రాణించాలి

- బచ్‌పన్ పాఠశాల డైరెక్టర్ శ్రీకాంత్‌రెడ్డి

వనస్థలిపురం, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకుని రాణించాలని బచ్‌పన్ పాఠశాల డైరెక్టర్ శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. వనస్థలిపురం డివిజన్ హిల్‌కాలనీలోని బచ్‌పన్ అకాడమీ హైట్స్ పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవాలు బుధవారం ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు సామాజిక, సాంస్కృతిక అంశాల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. ఉన్నత లక్ష్యాలను ఎంచుకుని పోటీ పరీక్షల్లో రాణించాలని ఆయన సూచించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు కె.రూపరెడ్డి, కౌశిక్‌రెడ్డి, ప్రిన్సిపాల్ కల్పవల్లి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మహిళ అదృశ్యం


కొర్ర బదిలీ

చాదర్‌ఘాట్, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): టీ తాగేందుకు ఇంటి నుంచి వెళ్లిన వృద్ధురాలు తిరిగి రాలేదంటూ ఆమె కుమారుడు మలక్‌పేట పోలీస్‌స్టేషన్‌లో బుధవారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. మలక్‌పేట ఎస్ఐ సురేష్ తెలిపిన వివరాల ప్రకారం.. సలీంనగర్ నివాసి కొర్ర బదిలీ (70) గృహిణి. సోమవారం సాయంత్రం ప్రతిరోజు మాదిరిగానే టీ తాగేందుకు ఇంటి నుంచి బయటికి వెళ్లింది. తిరిగి రాకపోవడంతో వెతికినా ఫలితం లేకపోవడంతో ఆమె కుమారుడు కొర్ర రాంజీ మలక్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కేసును మలక్‌పేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వీవీనగర్‌లో విషాదఛాయలు.. మిన్నంటిన రోదనలు


భర్త మృతదేహం వద్ద విలపిస్తున్న భార్య రాధ

దిల్‌సుఖ్‌నగర్, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): మహాకుంభామేళాకు వెళ్లొస్తూ రోడ్డుప్రమాదంలో దుర్మరణం పాలైన గోల్కొండ ఆనంద్‌కుమార్‌చారి తండ్రి నర్సింహాచారి ముగ్గురు కుమారులు శేఖర్, మధుకర్, ఆనంద్‌కుమార్‌ల కుటుంబాలు తల్లిదండ్రులతో కలిసి ఒకే భవనంలో నివాసం ఉండేవారు. అయితే పిల్లల చదువులు, సలీంనగర్‌లో బంగారు దుకాణం నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆనంద్‌కుమార్ తన భార్య రాధ, కుమారులు అశ్రిత్, జశ్వంత్‌లతో కలిసి మూడేళ్ల క్రితం మూసారాంబాగ్‌కి నివాసం మార్చాడు. పండుగలు, ఫంక్షన్ల సమయంలో కుటుంబ సమేతంగా వీవీనగర్‌కు వచ్చి వెళ్లేవారు. కాగా ఆనంద్‌కుమార్ మృతదేహాన్ని బుధవారం ఉదయం వీవీనగర్‌లోని సొంత ఇంటికి తీసుకువచ్చారు. ఆనంద్‌కుమార్ స్థానికులతో స్నేహపూర్వకంగా కలిసి ఉండడంతో ఆయన మరణవార్త తెలుసుకున్న కాలనీవాసులు అక్కడకు చేరుకుని కంటతడిపెట్టారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల రోదనలతో ఆ ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది.

ప్రయాణం వాయిదా వేసుకోవాలని చెప్పాడు : నర్సింహాచారి, బంధువు

ప్రయాగరాజ్‌లో పుణ్యస్నానమాచరించిన ఆనంద్‌కుమార్ కుటుంబ సభ్యులతో పాటు, బంధు, మిత్రులకు సోమవారం రాత్రి ఫోన్‌లు చేశాడు. స్నానం చేశాం తిరుగు ప్రయాణం అవుతున్నామని చెప్పాడు. అయితే తమ సమీప బంధువు, గోల్డ్‌స్మిత్ నర్సింహాచారి తాము కూడా కుంభమేళాకు వస్తున్నామని ఆనంద్‌కు చెప్పాడు. దీంతో ప్రయాణం చాలా ఇబ్బందికరంగా ఉందని రావద్దని, ప్రయాణం వాయిదా వేసుకోవాలని సూచించాడు. దీంతో ఆనంద్ సూచన మేరకు తాము ప్రయాగ్‌రాజ్ ప్రయాణం రద్దు చేసుకున్నామని నర్సింహాచారి వెల్లడించాడు. మా మంచి కోరిన ఆనంద్ రోడ్డు ప్రమాదంలో మరణించడం తట్టుకోలేకపోతున్నామని ఆయన ఆవేదన వెలిబుచ్చారు.

ఆప్యాయంగా ఉండే ఆత్మీయుడిని కోల్పోయాం

- అనంతాచారి, స్వర్ణకారసంఘం ప్రతినిధి

ఆనంద్‌కుమార్ 20 సంవత్సరాలుగా దిల్‌సుఖ్‌నగర్ స్వర్ణకార సంఘంలో చురుకైన పాత్ర పోషిస్తున్నాడు. ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా ఉండే ఆనంద్ మృతి తమను కలచివేసింది. ప్రభుత్వం ఆ కుటుంబానికి అండగా నిలబడాలి.

కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తా..

- కార్పొరేటర్ బద్దం ప్రేమ్

ఆనంద్‌కుమార్ మృతదేహానికి గడ్డిఅన్నారం కార్పొరేటర్ బద్దం ప్రేమ్‌మహేశ్వర్‌రెడ్డి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. ఆనంద్ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునే విషయమై కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తానన్నారు. ఇప్పటికే ఎంపీ ఈటల రాజేందర్ అక్కడి ప్రభుత్వంతో చర్చించినట్లు తెలిపారు. కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ల సహకారంతో కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు కృషి చేస్తాననన్నారు.

అంబర్‌పేట శ్మశానవాటికలో అంత్యక్రియలు

ఆనంద్‌కుమార్‌తో పాటు కుంభమేళాకు వెళ్లిన ఆయన బంధువు సంతోష్‌చారి కూడా మృతిచెందిన విషయం విదితమే. అయితే ఇద్దరి అంత్యక్రియలు ఒకే చోట చేయాలన్న తలంపుతో ఆనంద్‌కుమార్ మృతదేహాన్ని కూడా అంబర్‌పేట శ్మశానవాటికకు తరలించి అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు.

రంగరాజన్‌కు పరామర్శ

ఎల్‌బీనగర్ : చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్‌ను బుధవారం శైవ క్షేత్ర పీఠాధిపతులు శివస్వామీజీ, రుద్రయోగి స్వామీజీ బాబా పాండురంగ గురూజీలు పరామర్శించారు. రంగరాజన్‌పై వీరరాఘవరెడ్డి మరి కొంతమందితో కలిసి దాడి చేసిన విషయం విదితమే. విషయం తెలుసుకున్న పీఠాధిపతులు బుధవారం చిలుకూరు వెళ్లారు. వారి వెంట శైవ క్షేత్రం ప్రధాన కార్యదర్శి ఎల్‌వీకుమార్, అయిత హైమ, కోటేశ్వర్‌రావు, జగిని శ్రీనివాస్, కొంచం శ్రీదేవి, దేవిక తదితరులున్నారు.

LOST

I, JAKKULA RAMA RAO YADAV S/o Late YELLAIAH Presently R/o. H No. 9-9-194/1, Reddy Colony, Champapet Saroor Nagar, Ranga Reddy, Telangana.
I Lost my Original Sale Deed Bearing Document No. 1591/1988/BK-1, Plot No.-08, Sy. No.111, 266.Sq. Yards 222.37 Sq. mtrs, Situated at Thokatta Village, Vanitha Co-operative Housing Society Bowenpally, Sec-Bad, T.S. I have Lost on date: 08.02.2025 While Travelling From Yadagir Theater to I.S Sadan in Auto Rickshaw if any One Found Plz Contact: 9704288549

ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి ద్వారా జన్మదిన, వివాహ, షష్టిపూర్తి, పదవీ విరమణ, వ్యాపార, ఉద్యోగ, లీగల్ నోటీసులు, బహిరంగ ప్రకటనలు మరియు ఏ ఇతర ప్రకటనలైనా సంప్రదించండి రాజు : 99854 02786